ఇలా వస్తూ.. అలా వెళ్లి పోతూ!

- కట్ట తెగినా..మరమ్మతుకు నోచుకోని కవాడిపల్లి సిద్దవారి కుంట, ఎర్రోంబొంద
- కుంటలో వరద నీరు నిల్వకుండా వృథాగా బయటకు
- పట్టించుకోని ఇరిగేషన్ శాఖ అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా చెరువు, కుంటల్లో నిల్వ ఉండాల్సిన వరద నీరు వృథాగా బయటకు పోతుంది. ఏళ్లు గడుస్తున్నా చెరువు, కుంటలు కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్ మండల శివారులోని పలు గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. వాటిని పట్టించుకోకపోవడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నా.. చెరువు, కుంటల కట్టలు తెగి ఉండడంతో వరద నీరు ఇలా వచ్చి.. అలా బయటకు వెళ్లి పోతుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలోని సిద్దవారికుంట, ఎర్రోంబొందల పరిస్థితి అలాగే తయారయింది. మూడేళ్ల క్రితం సిద్దవారి కుంట కట్ట మధ్యలో తెగిపోయింది. అప్పటి నుంచి నేటి వరకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ కుంట వైపు కన్నెత్తి చూడకపోవడంతో కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. దాంతో ప్రతి ఏడాది వర్షాకాలంలో వచ్చిన వరద కుంటలో నిల్వకుండా నేరుగా బయటకు వెళ్లిపోతుందని స్థానిక రైతులు చెబుతున్నారు. గతంలో ఒకసారి ఫిర్యాదు చేయగా ఇరిగేషన్ వర్క్‌ఇన్‌స్పెక్టర్ వచ్చి చూసి వెళ్లారే తప్ప మరమ్మతులు చేయించలేదని అన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి కుంటలోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహించి, కట్ట తెగిపోయింది. దీంతో వచ్చిన వరద నేరుగా బయటకు వెళ్లి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం వచ్చిందంటే కుంట నీటితో కళకళలాడేదని.. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నా నీరు లేక కుంట వెలవెలబోతుందన్నారు. వేసవిలో అటవీ ప్రాంతానికి వచ్చిన మూగ జీవాలకు ఈ కుంట దాహార్తిని తీర్చడంతో పాటు భూగర్భ జలాలకు ఎంతగానో ఊతమిచ్చేదని రైతులు తెలిపారు. ఎర్రోంబొంద పరిస్థితి కూడా ఇదే విధంగా తయారయింది. అంతర్‌గంగా ఫాల్స్ నుంచి కిందకు వచ్చిన నీరు నేరుగా కాల్వ ద్వారా ఎర్రోంబొందలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ కూడా ఎర్రోంబొంద సమీపంలో కాల్వ తెగిపోయింది. దాంతో వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న నీరు బొందలోకి వెళ్లకుండా వృథాగా పోతుంది. నీటితో కళకళలాడాల్సిన రెండు కుంటలు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వెలవెల బోతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కేవలం గంట సేపట్లో గండి పూడ్చే పని పూర్తవుతుందని.. అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే సిద్దవారి కుటం కట్ట గండిని, ఎర్రోంబొంద కాల్వ గండిని పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


సిద్దవారి కుంట కట్టకు ఏర్పడిన గండి


కట్టకు పడ్డ గండి ద్వారా బయటకు వెళ్లిపోతున్న వరద నీరు


ప్రశంసాపత్రాలతో బాటసింగారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

రోడ్ రేస్‌లో సత్తా చాటారు..

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నిజాం కళాశాలలో జరిగిన 35వ దేవేందర్ యాదవ్ మెమోరియల్ రోడ్ రేస్ క్రీడలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వివిధ బాలుర విభాగాల్లో ప్రతిభ చాటి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని స్కూల్ హెచ్ఎం దాసరి ప్రతాప్ తెలిపారు. మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ వైస్ చాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, డీన్ రాజేష్‌కుమార్, ప్రవీణ్, లక్ష్మీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేశారు.

విజేతలు వీరే..

అండర్-10 బాలుర విభాగంలో విష్ణు మొదటి బహుమతి (గోల్డ్‌మెడల్) సాధించగా, సిద్దార్థ్ రెండవ బహుమతి(సిల్వర్ మెడల్), ఏసూరి ఆదిత్య నాలుగోస్థానం, అన్విత్ ఐదవ స్థానంలో నిలిచారు.

అండర్-12 బాలుర విభాగంలో అక్షయ్ మొదటి బహుమతి, చరణ్ రెండవ, బహుమతి కృష్ణ ఏడవ స్థానం, అండర్-15 బాలుర విభాగంలో తులసిరాం మొదటి, శివాజీ ద్వితీయ, దత్తు మూడవ, శ్రీరామ్ ఆరవ స్థానంలో నిలిచారని హెచ్ఎం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను స్కూల్ ఉపాధ్యాయుల బృందం అభినందించింది.


ఎంపీ ఈటలకు వినతిపత్రం అందిస్తున్న కాలనీవాసులు

అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు సహకరించండి

మన్సూరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నాగోల్ డివిజన్‌లో గల దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నగర్ కాలనీలో నూతనంగా అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు ఎంపీ నిధులు కేటాయించాలని బీజేపీ డివిజన్ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల సురేంద్రనాథ్‌యాదవ్ కోరారు. ఆదివారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను శామీర్‌పేట్‌లోని ఆయన కార్యాలయంలో కలిసిన సురేంద్రనాథ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన ఈటల తన ఎంపీ నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యం: ఈటల

మన్సూరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రస్తుత సమాజం ప్రకృతికి చాలా దూరంగా ఉంటున్నారని, ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు చేకూరుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ ఎంతఈ రెడ్డి గార్డెన్స్‌లో సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం 'ప్రకృతి ఆరోగ్య మహోత్సవ్-2025' పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎంపీ ఈటల, ఎన్ఐఎన్ డైరెక్టర్ సత్యలక్ష్మి సిద్ధార్థ యోగా విద్యాలయ వైద్యులు, నేచురోపతి డా.రాంచంద్రతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈటల రాజేందర్‌ను జ్ఞాపికతో సత్కరిస్తున్న డా.రాంచంద్ర


ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణరెడ్డి, ఈవో లావణ్య

కార్తీక పౌర్ణమి వేడుకలకు ఆహ్వానం

చంపాపేట, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ఆదివారం చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లోని శ్రీ హనుమాన్ దేవస్థానం చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణరెడ్డి, ఆలయ ఈవో ఎన్.లావణ్య, ధర్మకర్తలు కలిసి ఈనెల 5న ఆలయంలో నిర్వహించనున్న కార్తీక పౌర్ణమి వేడుకల మహోత్సవ ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అర్చకులు ఆశీర్వచనం అందించి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు..

హనుమాన్ దేవస్థానంలో ఈ నెల 5న నిర్వహించనున్న కార్తీక పౌర్ణమి మహోత్సవ వేడుకలలో పాల్గొనాలని కోరుతూ ఆదివారం ఆలయ చైర్మన్ ఈదుల కంటి సత్యనారాయణరెడ్డి, ఆలయ ఈవో లావణ్య ఆహ్వానపత్రికను అందజేశారు. ఆయా కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తలు సింగంశెట్టి శ్రీనివాస్, కె.కవిత, తోకటి కిరణ్‌కుమార్, జనుంపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, పూల నాగరాజు, మాజీ ధర్మకర్త మధుసాగర్, బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్‌రెడ్డి వేర్వేరుగా పాల్గొన్నారు.


కార్పొరేటర్ నర్సింహారెడ్డికి ఆహ్వానపత్రికను అందజేస్తున్న కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సభ్యులు

కుమ్మర శాలివాహనుల కార్తీక వనభోజనాలకు రండి

మన్సూరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుమ్మర శాలివాహనుల కార్తీక వనభోజన మహోత్సవాన్ని 9న ఆదివారం నిర్వహించనున్నట్లు కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం హైదరాబాద్ తూర్పు విభాగం అధ్యక్షుడు తీగుళ్ల యాదగిరి ప్రజాపతి, ప్రధానకార్యదర్శి ఎలిమినేటి నారాయణ ప్రజాపతి తెలిపారు. ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులబాంధవులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. వనస్థలిపురం ఎంతఈరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఈ వేడుకకు రావాల్సిందిగా స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా తీగుళ్ల యాదగిరి ప్రజాపతి, ఎలిమినేటి నారాయణ ప్రజాపతి మాట్లాడుతూ, నాలుగేళ్లుగా కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కుమ్మరుల వివాహ పరిచయవేదిక, కుల పెద్దలు, ప్రముఖులు, మేధావులకు సన్మానం, సాంస్కృతిక, దాండియా కార్యక్రమాలతో పాటు ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు నాంపల్లి రామేశ్వర్, సంఘం హైదరాబాద్ తూర్పు విభాగ గౌరవ సలహాదారు ఇటిక్యాల వీరయ్యప్రజాపతి, కోశాధికారి సిర్సవాడ అంజయ్యప్రజాపతి, ఉపాధ్యక్షులు అల్వాల సూర్యనారాయణ ప్రజాపతి, కడుకుంట్ల శివప్రసాద్ ప్రజాపతి తదితరులు ఉన్నారు.

ఆటో డ్రైవర్ నిజాయితీ

రూ.1.02లక్షల నగదు బ్యాగ్ పోలీసులకు అప్పగింత

చాదర్‌ఘాట్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. తన ఆటోలో ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగ్‌ను మలక్‌పేట పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బ్యాగ్ యాజమానిని గుర్తించడంలో తమ ప్రతిభను చాటుకున్నారు. మలక్‌పేట ఎస్ఐ తేజానాయక్ వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ నివాసులైన అంజలి, వినోద్ పాపిన్‌వార్ దంపతులు తన కూతురు వివాహానికి వస్త్రాలను కొనేందుకు ఈనెల 1న నగరానికి వచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ దుకాణంలో పెళ్లి వస్త్రాలను కొన్న తర్వాత ఆటోలో అక్కడ్నుంచి బంజారాహిల్స్ వెళ్లారు. అక్కడ ఆటో దిగే సమయంలో బ్యాగ్ మరచిపోయారు. తర్వాత బ్యాగ్ ఆటోలో పోయిందంటూ బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఎక్కడ ఆటో ఎక్కారో ఆ పరిధి పీఎస్‌లోనే ఫిర్యాదు చేయాలంటూ పోలీసులు సూచించడంతో ఇక బ్యాగ్ దొరకదని భావించి మరోచోట ఫిర్యాదు చేసేందుకు వెళ్లలేదు. నాగోల్ ప్రాంత నివాసి ఆటో డ్రైవర్ నర్సింహ శనివారం రాత్రి ఇంటికెళ్లి నిద్రించిన తర్వాత తిరిగి మరుసటి రోజు ఆదివారం ఆటోను శుభ్రం చేసుకుంటుండగా బ్యాగ్ కనిపించింది. వెంటనే తాను ఆటోలో ప్రయాణించిన వారు దిల్‌సుఖ్‌నగర్‌లో ఎక్కినందున మలక్‌పేట పీఎస్‌కు వచ్చి ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. విధి నిర్వహణలో మలక్‌పేట ఎస్ఐ తేజా నాయక్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో రూ.1.02లక్షలు ఉన్నట్లుగా గుర్తించాడు. వస్త్ర దుకాణంలో వస్త్రాలను కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చే బిల్లు బ్యాగ్‌లో దొరికింది. దాని ఆధారంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణం నుంచి మొబైల్ నంబరు సేకరించారు. ఆ నంబరుకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వారు మలక్‌పేట పీఎస్‌కు చేరుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న నగదు వివరాలను తెలియడంతోపాటు ఆటోడ్రైవర్ కూడా వారిని గుర్తించడంతో నగదు బ్యాగ్‌ను అప్పగించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని పోలీసులతోపాటు నాందేడ్ నివాసులైన అంజలి, వినోద్‌కుమార్ దంపతులు ప్రశంసించారు. ఆటో డ్రైవర్‌కు రూ. 1000 పారితోషికం అందజేశారు.


బాధితులకు ఆటో డ్రైవర్‌తో కలిసి నగదు బ్యాగ్‌ను అందజేస్తున్న ఎస్ఐ


ఉసిరి, తులసి మొక్కల పూజల్లో సోమయాజులు, భావన శ్రీనివాస్

భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసి మొక్కల పూజలు

వనస్థలిపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కార్తీక క్షీరాబ్ది ద్వాదశి పూజల్లో భాగంగా ఆదివారం ఎన్జీవోస్ కాలనీలోని ప్రసిద్ధ శ్రీగణేష్ ఆలయ ప్రధాన కార్యదర్శి పీ.వీ.కే సోమయాజులు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసి మొక్కల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయాజులు, భావన శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కార్తీక మాసంలో తులసీ, ఉసిరి చెట్లకు పూజలు నిర్వహిస్తే సకాల శుభాలు కలుగుతాయన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావంతో మొక్కలకు పూజలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసే సంప్రదాయాన్ని కొనసాగించాలని వారు సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు పి.కృష్ణాదిశేషు, గౌరిశెట్టి మనోజ్‌కుమార్, రవికాంత్, సత్యనారాయణ, గోపాల్‌దాస్ రాము తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

కొత్తపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ మండలం కొత్తపేట జడ్‌పీహెచ్ఎస్ ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయుడిగానూ పనిచేసిన ఇట్టే కృష్ణారెడ్డి పదవీ విరమణ అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో యేటా విద్యార్థుల సంఖ్య పడిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు సహకారం అందజేస్తానని బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్ అంటూ కృష్ణారెడ్డిని శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌టీయూటీసీ రాష్ట్ర అధ్యక్షులు భీమనాథునిరవి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి, మోహన్‌నగర్ ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



కృష్ణారెడ్డికి ప్రశంసాపత్రం అందజేస్తున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


జిల్లెలగూడ చెరువుకట్ట వద్ద పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి పూజలు చేస్తున్న జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మారోజు జంగాచారి తదితరులు

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

చంపాపేట, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): మీర్‌పేట మున్సిపాలిటీ జిల్లెలగూడలోని చెరువుకట్టపై ఆదివారం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మారోజు జంగాచారి, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం సంతోష్‌కుమార్‌చారి హాజరై పోతులూరి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు.

పీడీఎస్‌యూ రాష్ట్ర కోశాధికారిగా సైదులు

చాదర్‌ఘాట్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా మందుల సైదులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల వనపర్తిలో జరిగిన పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఇంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యా రంగ సమస్యలపై, విద్యార్థుల హక్కుల సాధన కోసం కృషిచేస్తానని ప్రకటించారు.


మందుల సైదులు

ఓంకార్‌నగర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ

వనస్థలిపురం, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం డివిజన్ ఓంకార్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఏ.అంజనేయులు గౌడ్, నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా శరభయ్య, ఆర్.రామస్వామి, సంయుక్త కార్యదర్శి బి.సురేష్, టి.శ్రీనివాస రెడ్డి, కోశాధికారిగా కె.రవికుమార్, కార్యవర్గ సభ్యులుగా వీ.సంతోష్, ఎన్.దీపక్, ఐ.శ్రీకాంత్, చంద్రమౌళి, సలహాదారులుగా ఎస్.యాదగిరి, బి.జ్ఞానేశ్వర్, ఎం.వీరయ్య, కె.వీరయ్య, కె.యాదగిరి రెడ్డి, ఎల్.శివారెడ్డి, మనోహర్ రెడ్డి, ఉమేష్ కులకర్ణి, వి.యాదగిరి, సాయిలు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

నేటి నుంచి దత్తాత్రేయ స్వామి పూజలు

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలోని శ్రీ ప్రత్యంగిర గోశాల వద్ద నిర్మించిన దత్తాత్రేయ స్వామి పాదుకా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కవాడిపల్లి, జూబ్లీహిల్స్‌కు చెందిన మెరుగు పాండురంగం జ్ఞాపకార్థం మెరుగు అనురాధ కుమారులు సరితా-ఆనంద్‌కుమార్, కావ్యశిల్ప-శ్రీనివాస్, వెంకటరమణలు నూతన ఆలయ నిర్మాణం చేపట్టారని ప్రత్యంగిర గోశాల వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ నెల 5న ఉదయం ప్రత్యేక పూజల అనంతరం రేణుక రాజరాజేశ్వరీ పీఠం వెళ్లూరి నవీన్‌శర్మ పర్యవేక్షణలో దత్తాత్రేయ పాదుక, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు శివపార్వతుల కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన వితరణ ఉంటుందన్నారు.

చిన్న చెరువులో వృద్ధురాలి మృతదేహం లభ్యం

కొత్తపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని మన్సూరాబాద్ చిన్న చెరువులో శనివారం వృద్ధురాలి మృతదేహం లభ్యమయింది. తొలుత గుర్తు తెలియని మహిళ మృతదేహంగా భావించారు. ఎస్ఐ ప్రసాద్ వివరాల ప్రకారం.. బొల్లు ఐలమ్మ (80) సాయినగర్ కాలనీలో ఉంటుంది. శనివారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందని వాకర్స్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె సాయినగర్‌లో ఉండే బొల్లు ఐలమ్మ గా గుర్తించారు. ఆమె మన్సూరాబాద్ చిన్న చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయి నీట మునిగి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె కోడలు బొల్లి పార్వతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ చింతల అరుణాసురేంద్రనాథ్‌యాదవ్

వైద్యశిబిరాలను వినియోగించుకోవాలి

మన్సూరాబాద్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఉచిత వైద్యశిబిరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణాసురేంద్రనాథ్‌యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని శ్రీసాయినగర్‌కాలనీమెడికేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆదివారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైన వాటిలో ముఖ్యమైనవి కళ్లేనని, ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డా.వెంకట్, మార్కండేయులు, నాయకులు రవీందర్‌రెడ్డి, కాలంశెట్టి లయ, మనోజ్‌కుమార్, సంతోష్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

చాదర్‌ఘాట్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మలక్‌పేట ఆస్మాన్‌ఘడ్ విద్యుత్ డివిజన్ పరిధిలో సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు విద్యుత్ బిల్లుల జారీలో జరుగుతున్న తప్పులు ఇతర సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు ఆయన వివరించారు. ఆస్మాన్‌ఘడ్ ఏడీఈ వినోద్‌కుమార్, చంచల్‌గూడ ఏడీఈ శోభన్, సంతోష్‌నగర్ ఏడీఈ పవన్‌కుమార్‌లు విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు డీఈ తెలిపారు.

అభివృద్ధికి వ్యతిరేకం కాదు: బండారి

- ఎస్‌టీపీ నిర్మాణానికి వ్యతిరేకంగా కాలనీవాసుల ఆందోళన
- మద్దతుగా హాజరైన ఎమ్మెల్యే బీఎల్ఆర్

ఉప్పల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిపై తమ కాలనీల సమీపంలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ)ను వ్యతిరేకిస్తూ పలు కాలనీల వాసులు ఆదివారం ధర్నా చేపట్టారు. ఉప్పల్ కురుమ నగర్, లక్ష్మీ నరసింహ నగర్ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు మద్దతు ప్రకటిస్తూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దీక్షా శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్లాంట్ నిర్మాణాన్ని మూసీ నదికి చేరువగా ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వివరించారు. పలు రకాల కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసుల సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్లాంట్ నిర్మాణాన్ని మరోచోటకు మార్చాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల మహేందర్, పిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



కాలనీవాసులు చేపట్టిన ధర్నాకు మద్దతుగా హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

'జాగృతి'లో చేరిన కురుమ సంఘం

ఉప్పల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): శివారు మున్సిపాలిటీ బోడుప్పల్‌లో తాగునీటి సమస్య పరిష్కారానికి తెలంగాణ జాగృతి పార్టీ తరఫున పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, పూలే ఫ్రంట్ రాష్ట్ర కోకన్వీనర్ గొరిగె రాధిక నరసింహతో పాటు దాదాపు 200 మంది పార్టీలో చేరగా కవిత వారికి కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురుమ సంఘం ప్రతినిధులు పార్టీలో చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకుడు సదానంద్, తదితరులు పాల్గొన్నారు.


జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు మేకపిల్లను బహూకరిస్తున్న నరసింహ